క్లుప్తంగా

కాంగ్రెస్‌లో చేరిక



పార్టీలో చేరిన వారితో భరత్ చందర్ రెడ్డి

మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ 13 వార్డుకు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, అంజయ్య, యూత్ నాయకులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం



నగదు అందజేస్తున్న మాలోత్ రామారావు

కురవి : మండలంలోని రాజోలు శివారు హరిదాసు తండాకు చెందిన ఆంగోత్ బుజ్జి షుగర్ బారినపడి కాలువాపుతో బాధపడుతోంది. కాగా విజయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాలోత్ రామారావు శుక్రవారం సదరు బాధితురాలికి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. నిరుపేద గిరిజన మహిళ అనారోగ్యంతో మంచం పట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని సాయం అందజేశానని తెలిపారు. సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. విజయ ఫౌండేషన్ బాధ్యులను తండావాసులు అభినందించారు.

పరామర్శ

పెద్దవంగర : మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన గద్దల మైసమ్మ శుక్రవారం మృతి చెందారు. కాగా మైసమ్మ మృతదేహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోటకూరి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రవి, ప్రభాకర్, సోమయ్య, గద్దల స్వామి, సుధాకర్, చింత భాస్కర్, సంపత్, సోమాచారి పాల్గొన్నారు.

పీడీఎస్ బియ్యం స్వాధీనం



కురవి : అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి.గోపి తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ నుంచి అయ్యగారిపల్లి గ్రామానికి బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అయ్యగారిపల్లి సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మహబూబాబాద్‌కు చెందిన ఎల్లయ్య, అజిత్‌లను పట్టుకోవడం జరిగిందని, మహబూబాబాద్‌కు చెందిన కిషన్‌తోపాటు అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నవీన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కిషన్, నవీన్‌లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

గడ్డివామి దగ్ధం



కేసముద్రం : ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాములు దగ్ధమైన సంఘటన మండలంలోని నారాయణపురం గ్రామ శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన జాటోత్ కృష్ణకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివామి, జాటోత్ రామ్మూర్తికి చెందిన 2 ఎకరాల గడ్డివామి, కీమాకు చెందిన గడ్డివామికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మంటలు వ్యాపించడంతో స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

కేసు నమోదు

గార్ల : మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఆరు లీటర్ల గుడుంబాను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్. జీనత్‌కుమార్ తెలిపారు.

పనిదినాలు పెంచాలి

బయ్యారం : ఉపాధిహామీ పథకం పనిదినాలను వంద నుంచి 200 రోజులకు పెంచాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు ఉమ్మగాని సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి బండపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కోటగడ్డలో ఉపాధికూలీలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, మోహన్‌రావు, కృష్ణవేణి, విజయతో పాటు తదితరులు పాల్గొన్నారు.

'కార్పొరేట్'కు సిఫార్సు చేయొద్దు

● ప్రభుత్వ వైద్యాధికారి రాజ్‌కుమార్ జాదవ్



సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్

గార్ల : మండలంలోని ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీ వైద్యులు తమ దగ్గరికి వచ్చే రోగులను అయోమయానికి గురిచేసి అనవసరంగా కార్పొరేట్ ఆస్పత్రులకు సిఫార్సు చేయొద్దని ప్రభుత్వ వైద్యాధికారి రాజ్‌కుమార్ జాదవ్ సూచించారు. జిల్లా డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు శుక్రవారం గార్ల సీహెచ్‌సీలో ఆర్ఎంపీల వైద్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎంపీలు రక్త, మూత్ర, లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని వెల్లడించారు. గర్భిణులకు అబార్షన్లు, డెలివరీలు చేయడం చట్టపరంగా నేరమన్నారు. ఆర్ఎంపీలు చికిత్స కేంద్రం బోర్డుపై 'ప్రథమ చికిత్స కేంద్రం' అని రాయాలన్నారు. హై డోస్ యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పికి సంబంధించిన మందులు రాయడం వల్ల రోగులకు ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయరాదని ఆయన సూచించారు. జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీల సమయంలో పరిమితులు ఉల్లంఘించిన ఆర్ఎంపీలు, ల్యాబ్, ఎక్స్‌రే నిర్వాహకులపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి



గూడూరు: బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు



కేసముద్రంలో..

గూడూరు : బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుండెబోయిన మల్లేష్‌యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల లక్ష్మణ్‌యాదవ్, అడ్డూరి చారి, చెవులపల్లి దేవేందర్ రావు, బాలయ్య, ముద్రకోల శ్రీనివాస్, కోరె అనిల్, ముత్యం సురేష్, సాయిబాబా, ఆవుల రాములు, లాలు తదితరులు పాల్గొన్నారు.

సీతారాంనాయక్‌ను గెలిపించాలని బైక్ ర్యాలీ

కేసముద్రం : బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు , కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ముదుపుగల్లులో బీజేపీ నాయకుల ప్రచారం

మహబూబాబాద్ రూరల్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానుకోట మండలంలోని ముదుపుగల్లు గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాప సీతయ్యపటేల్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అజ్మీరా సీతారాంనాయక్‌ను ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ మానుకోట మండల అధ్యక్షుడు మారగాని రాజుగౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు బానోత్ అరుణ, పట్టణ ఉపాధ్యక్షుడు చుక్కల నరేష్, బూత్ అధ్యక్షుడు చిత్తలూరి వెంకన్న పాల్గొన్నారు.

ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం



పరిచయం చేసుకుంటున్న అజయ్ సారథిరెడ్డి

మహబూబాబాద్ అర్బన్ : నిరుపేద క్రికెటర్లకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామని క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఇన్‌చార్జ్ బి.అజయ్‌సారథిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం క్రీడాకారులకు ఉచిత క్రికెట్ క్యాంప్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోచ్ మెతుకు కుమార్, సహాయ కోచ్ వినయ్, సభ్యులు సంతోష్, శ్రీనివాస్, కుమార్, శ్రావణ్, క్రీడాకారులు తదితులు పాల్గొన్నారు.

'ఎంపీగా సుధీర్‌కుమార్‌ను గెలిపించాలి'



ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

పెద్దవంగర: మండల మండలంలోని చిట్యాల, బావోజీ తండాల్లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఉపాధిహామి పనుల వద్ద ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మాజీ పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, మాజీ సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు



ఘటనా స్థలంలో కారు, ద్విచక్ర వాహనం

మహబూబాబాద్ రూరల్ : కారు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుల బంధువు భూక్యా చందు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఆకుల లక్ష్మయ్యనగర్ కాలనీకి చెందిన తల్లి, కుమారుడు గుగులోత్ సరోజ, సందీప్ తమ ద్విచక్ర వాహనంపై నర్సంపేట బైపాస్ రోడ్డులో గల బంధన్ బ్యాంకులో ఋణం కోసం వెళ్లారు. పని పూర్తయ్యాక వారు అదే ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనక నుంచి ఓ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరోజ, సందీప్‌కి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వెంటనే వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు గూడూరు తహసీల్దార్‌కు సంబంధించిందని గుర్తించారు. ఆ కారు ఐడీఓసీకి వెళ్లి గూడూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'ఉద్యమకారులను ఆదరించండి'



కొత్తగూడ: ప్రచారం చేస్తున్న సీపీఐ నాయకులు

కొత్తగూడ : ఎంపీ ఎన్నికల్లో ఉద్యమకారులను ఆదరించాలని సీపీఐ(ఎంఎల్), న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య కోరారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి మురళీకృష్ణ తరఫున మండలకేంద్రంలో ప్రచారం చేశారు. నాయకులు శ్రీశైలం, బూర్క వెంకటయ్య, యాదగిరి యుగేందర్ పాల్గొన్నారు.

మురళీకృష్ణను గెలిపించాలి

బయ్యారం : బయ్యారం పెద్దచెరువుకు రావాల్సిన గోదావరి జలాలను అక్రమంగా పాలేరుకు తరలిస్తుంటే అడ్డుకోలేని వారికి ఓటు అడిగే హక్కు లేదని న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. మోకాళ్ల మురళీకృష్ణ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మండలంలోని కాంచనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇప్టూ ఆధ్వర్యంలో..

ఎన్డీ అభ్యర్థి మురళీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఇప్టూ ఆధ్వర్యంలో మండలంలోని పెంకు పరిశ్రమల్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

'ఎన్డీ' అభ్యర్థి మురళీకృష్ణను గెలిపించాలి

కురవి : మానుకోట ఎంపీ అభ్యర్థిగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీకి చెందిన మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బలపాలలో మురళీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హెచ్.లింగన్న, ఎస్‌కె బాబన్న, సామ పాపయ్య, లింగన్న పాల్గొన్నారు.

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి

● స్వతంత్ర ఎంపీ అభ్యర్థి లింగ్యానాయక్



మరిపెడలో ప్రచారం చేస్తున్న లింగ్యానాయక్

మరిపెడ రూరల్ : చట్టసభల్లో తనకు అవకాశం కల్పిస్తే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరాయంగా కృషి చేస్తానని మహబూబాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బానోత్ లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా లింగ్యానాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయన్నారు. నిరుద్యోగ నిర్మూలన, రైతు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించి అమ్ముకునేందుకు చట్టం తేస్తామన్నారు. మండలంలోని గుర్రప్పతండాకు చెందిన తాను ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట పరమేష్, దేవేందర్, వివేక్‌నాయక్, సన్నినాయక్, రుక్మిణి, శారద, లక్ష్మి, కృష్ణ ఉన్నారు.

బీఆర్ఎస్‌తోనే పేదలకు మేలు



మరిపెడ రూరల్ : వెంకట్యతండా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్



గూడూరు: ప్రచారం చేస్తున్న శంకర్‌నాయక్

● డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్

మరిపెడ రూరల్ : బీఆర్ఎస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ మాలోత్ కవితను గెలిపించాలని మరిపెడ మున్సిపాలిటీతో పాటు మండలం పాం బండతండా, తాళ్లఊకల్, చింతలగడ్డ తండా, వెంకంపాడు, ఎలమంచిలితండా, ఆనెపురం, వెంకట్యతండా తదిరత గ్రామాల్లో శుక్రవారం రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మహిళలతోనే దేశం, కుటుంబ అభివృద్ధి

మహిళలతోనే దేశం, రాష్ట్రం, చివరకు కుటుంబం అభివృద్ధి చెందుతోందని మరిపెడ జెడ్పీటీసీ తేజావత్ శారద అన్నారు. కవితకు మద్దతుగా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని ఉపాధి హామీ పనుల ప్రదేశం వద్ద ఆమె శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ మహిళ అభ్యర్థి మాలోత్ కవిత కారు గుర్తుకు ఓటు వేసి గెలపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్‌నాయక్, మాజీ సర్పంచ్ దిగజర్ల శ్వేతముఖేష్, మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, గంగాధర్, వినిల్, రాముల్న, అంజి, వెంకటేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అబద్ధాలతోనే అధికారంలోకి..
: మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్

గూడూరు : కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత గెలుపుతో కాంగ్రెస్‌కు ప్రజల మనోభావాలు అర్థమవుతాయన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు, ఆడపిల్లల వివాహానికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏమైందన్నారు. ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.అదే విధంగా కేంద్రంలో బీజేపీ మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు నూకల సురేందర్, జలగం సంపత్ రావు, నర్సింహనాయక్,రామన్ననాయక్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎంపీగా కవితను గెలిపించాలి

కురవి : మానుకోట పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు తోట రమేష్, పెద్ది వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం సీరోలు మండలం కాంపల్లిలో ఇంటింటికి ప్రచారం చేశారు. కొత్తకొండ శ్రీను, కొల్లు నరేష్, భోగ వెంకన్న, దుండ్ర భద్రయ్య, ఐలి కృష్ణ, గడ్డి వెంకన్న పాల్గొన్నారు.

మాయమాటలతో అధికారంలోకి..

నెల్లికుదురు : ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇప్పటి వరకు రైతులకు ఒక్క హామీ అమలు చేయలేదని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత కారు గుర్తుకు ఓటు వేయాలని శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం



కేసముద్రం: మాట్లాడుతున్న మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్



గార్లలో ప్రచారం చేస్తున్న ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

● మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్

కేసముద్రం : పేదల సంక్షేమమే ధ్యేయంగా పాటుపడే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెనుగొండ గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, బండారు వెంకన్న, కొయ్యాడ అశోక్, కాలె కట్టయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే సంక్షేమ పాలన

గూడూరు : దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌తోనే సంక్షేమ పాలన లభిస్తుందని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం పోరిక బలరాంనాయక్ గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెంగంపెట, భూపతిపేట గ్రామాల్లో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, వేం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం చేశారు.

అభివృద్ధిని విస్మరించిన పార్టీలను ఓడించండి

నెహ్రూసెంటర్ : మహబూబాబాద్ అభివృద్ధి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్‌సారథిరెడ్డి కోరారు. సీపీఐ బలపర్చిన మానుకోట కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఇండియా కూటమి అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలిపించాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

బలరాంనాయక్‌ను గెలిపించాలి:
ఎమ్మెల్యే కోరం కనకయ్య

గార్ల : మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలిపించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేసి బలరాంనాయక్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, గుండా వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మి, ఎంపీపీ బి నాగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు, ఎంపీటీసీ మాలోత్ వెంకట్‌లాల్, భూక్యా నాగేశ్వరరావు, శీలంశెట్టి ప్రవీణ్‌కుమార్, కట్టిబోయిన శ్రీనివాసరావు, కందునూరి శ్రీనివాసరావు, జంపాల శ్రీను, జాటోత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

నేటి బైక్ ర్యాలీని జయప్రదం చేయండి

గార్ల : ఇండియా కూటమి, సీపీఎం, సీపీఐలు బలపర్చిన ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే మండల వ్యాప్త బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంపీగా బలరాంనాయక్‌ను గెలిపించాలి

మహబూబాబాద్ అర్బన్ : మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, వివేకానంద సెంటర్, చాలప మార్కెట్, రైల్వే స్టేషన్ సెంటర్‌లో టీజేఎస్ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. నాయకులు పిల్లి సుధాకర్, ఇరుగు మనోజ్, ఖాజాపాషా, ప్రవీణ్, అవినాష్, సందీప్, కుమార్, రాజు పాల్గొన్నారు.

14వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం

మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరుతూ పట్టణంలోని 14వ వార్డులో కౌన్సిలర్ పోతురాజు రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ఇంటింటా ప్రచారం చేస్తూ చేతి గుర్తును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెడ్యానాయక్ కాలనీ, బీటీఆర్ నగర్, 36 గుడిసెలు, రామచంద్రపురం కాలనీ, అద్దాల తండాల్లో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం శోభన్ బాబు, వీరంటి రామాచారి, బత్తుల నరసింహారావు, లక్ష్మణ్, బిక్షం , సంఘం విజయ్, అశోక్, సతీష్ పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలతో మేలు..

కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాలలో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు నర్సింగ శ్రీనివాస్, కుడుముల సురేందర్, చెంచారపు సత్తిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.



ప్రచారం చేస్తున్న టీజేఎస్ నాయకులు

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

కాంగ్రెస్ పార్టీ మానుకోట పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోరుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి హజరత్ సయ్యద్ ఇమాంషావలి దర్గాలో శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

బీజేపీ, బీఆర్ఎస్‌లను ఓడించాలి

కురవి : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తట్టుపల్లి గ్రామంలో ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సైదులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం, సీపీఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, నాయకులు కన్నె వెంకన్న, తురక రమష్, బుడమ వెంకన్న, నాగరాజు, దూదికట్ల సారయ్య, బొల్లం విజయ్, వెంకన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ

దోర్నకల్ / దంతాలపల్లి : కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. డోర్నకల్‌తో పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు ద్విచక్ర వాహనాలతో మరిపెడ వరకు ర్యాలీ నిర్వహించారు.

కేసీఆర్ పాలనలో అప్పుల పాలు

నెల్లికుదురు : పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల కుంపటిగా మార్చాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నాయకులు ప్రభాకర్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, రంజిత్‌రెడ్డి, నాగరాజు అశోక్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అధిష్టానం ఆదేశంతో ప్రచారం..



గూడూరు : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు తాను ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నానని మాజీ సర్పంచ్ నూనావత్ రమేష్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేశానని, తిరిగి కాంగ్రెస్ అధిష్టానానికి తన ఇబ్బందులను తెలుపగా డీపీసీ చైర్మన్ జి. చిన్నారెడ్డి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. కానీ కొందరు స్వార్థపరులు తానను కాంగ్రెస్‌లోకి చేర్చుకోలేదని ప్రచారం చేయడం పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు మండల మల్లేష్‌యాదవ్, యాదగిరిగౌడ్, గోదాసు వెంకన్న, లక్ష్మణ్‌నాయక్, రవి, ఇనుముల శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.